క్లుప్తంగా

వరల్డ్ హార్ట్ డే

నిజాంపేట్: గుండె వ్యాధుల రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని బాచుపల్లి ఎస్ఎల్‌జీ ఆస్పత్రి చైర్మన్ దండు శివరామరాజు అన్నారు. శుక్రవారం వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ.. సెప్టెంబరు 29వ తేదీ వరకు 20 ఏళ్లు దాటిన వారికి లక్ష ఈసీజీలు ఉచితంగా తీస్తామని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. అదే విధంగా కార్డియో పల్మనరీ రీసిసిటేషన్(సీపీఆర్)లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇతర వివరాలకు ఫోన్ నం.99634 45785లో సంప్రదించాలని కోరారు.

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

జీడిమెట్ల: కుటుంబ కలహాల కారణంగా ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన శివకుమార్, ధనలక్ష్మి(35) భార్యాభర్తలు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జీడిమెట్ల అపురూపా కాలనీలో ఉంటున్నారు. కాగా శివకుమార్ గతంలో వివాహం జరగగా భార్య మృతిచెందింది. మొదటి భార్యకు కుమారుడు(15) ఉన్నాడు. శివకుమార్ 2019 నెల్లూరుకు చెందిన మణికేశ్వరరావు కుమార్తె ధనలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి బాబు(3) ఉన్నాడు. కాగా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి.

◆ అదేవిధంగా శుక్రవారం గొడవ జరగడంతో ధనలక్ష్మి ఇంట్లో ఒక్కతే ఉంది. కాగా ఆమె బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు మూసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని మృతిచెందింది. 11గంటల సమయంలో ఇంటికి వచ్చిన భర్త తలుపులు మూసేయడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. ధనలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

మహిళ ఆత్మహత్య

జగద్గిరిగుట్ట: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీనబంధుకాలనీకి చెందిన పుష్ప (25) కాంతారవు భార్యాభర్తలు. వీరికి వివాహం జరిగి ఏడేళ్లయ్యింది. కాగా ఇటీవలే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాగా శుక్రవారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యాసిడ్ తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతూ మృతి

జీడిమెట్ల: జీడితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి యాసిడ్ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎం. పవన్ వివరాల ప్రకారం.. చింతల్ చంద్రానగర్‌కు చెందిన పింగిళి విష్ణువర్ధన్‌రెడ్డి (65) అతడి అన్న లక్ష్మారెడ్డి ఇంట్లో ఉంటున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా మానసికంగా బాధపడుతున్న విష్ణువర్ధన్‌రెడ్డికి మానసికస్థితి సైతం సరిగా లేదు. కాగా గురువారం మధ్యాహ్నం విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో బాత్‌రూంలో ఉండే యాసిడ్‌ను తాగాడు. అనంతరం ఆయన సోదరి సునీతకు ఫోన్ చేసి నేను యాసిడ్ తాగాను.. చనిపోతున్నానని చూడటానికి రండి అంటూ ఫోన్ చేశాడు. సునీత విషయాన్ని ఆమె అన్న లక్ష్మారెడ్డికి తెలిపింది. వెంటనే ఆయన ఇంటికి చేరుకుని విష్ణువర్ధన్‌రెడ్డిని చింతల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడే చికిత్స పొందుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం రాత్రి 11గంటల ప్రాంతంలో మృతిచెందాడు. మృతుడి సోదరుడు లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు

- హెచ్‌సీయూ తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

రాయదుర్గం: తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు రావడమనేది సమాజంలో వస్తున్న మార్పులకు, ఒక ప్రజాస్వామిక ఆలోచనా ధోరణికి నిదర్శనమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ తెలుగు శాఖ కార్యాలయం నుంచి జంగారెడ్డిగూడెంలోని ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి వేడుకల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు' అనే అంశంపై ఒక రోజు అంతర్జాతీయ సదస్సులో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యం ఒకవైపు భారతీయ సమైఖ్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూనే, తెలుగు వారి అస్తిత్వాన్ని కాపాడుకుంటూ సామాజిక మార్పుని ఆహ్వానిస్తూ వివిధ సాహిత్య ధోరణులు వచ్చాయని ఆయన సోదాహరణంగా వివరించారు. ఆధునిక వచన కవిత్వంలో వచ్చిన మార్పుల్లో మినీ కవిత్వం,హైకూలు, నానీలు, నానోలు రవ్వలు మొదలైన ప్రయోగాలు కనిపిస్తున్నాయని వాటిని సాహిత్యంలో నూతనత్వానికీ ప్రాతినిధ్యాలుగా తీసుకోవాలన్నారు.

ఈ ఏడాది గతం కంటే ఎక్కువే..

- పెద్ద ఎత్తున గణేశ్ విగ్రహాల ఏర్పాటు
- నిమజ్జనం అనంతరం తెలిపిన అధికారులు
- శుక్రవారం తెల్లవారుజాము వరకు నిమజ్జనం పూర్తి
- చెరువుల్లోని విగ్రహాలు, పూజా సామగ్రి తొలగింపు షురూ



సూరారం లింగ చెరువులో వినాయక విగ్రహాలను క్రేన్ సహాయంతో బయటకు తీస్తూ..

సుభాష్‌నగర్: వినాయక చవితి పండగ సందర్భంగా నెలకొల్పిన గణనాథులను ఐదు రోజుల నుంచి నిమజ్జనం చేశారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లలో 99శాతం మేర గణపతి విగ్రహాలను గురువారం అర్ధరాత్రి దాటే వరకు నిమజ్జనం చేశారు. మిగిలిన విగ్రహాలను శుక్రవారం తెల్లవారుజామున నిమజ్జనం చేశారు.

చెరువుల వారీగా నిమజ్జనమైన విగ్రహాలు..

గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపుగా విగ్రహాలను ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. గాజులరామారంలో సర్కిల్ సూరారంలోని లింగా చెరువులో 5397, చిత్తారమ్మ టెంపుల్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనులో 339, పైప్లైన్ రోడ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనులో 109, కూకట్పల్లి సర్కిల్‌కు చెందిన పరికి చెరువు గాజులరామారంలో ఆనుకొని ఉండటంతో పదుల సంఖ్యలలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని వెన్నెల గడ్డ ఎన్నా చెరువులో 1024, హెచ్ఎంటీ గ్రౌండ్ 688, గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు.

చెరువును పరిశుభ్రంగా ఉంచుతాం..



వినాయక చవితి పండగ నేపథ్యంలో గాజులరామారం సర్కిల్ పరిధిలోని లింగా చెరువులో అత్యధికంగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. వీటిని తొలగించేందుకు వంద మంది సిబ్బందిని ఏర్పాటు చేశాం. మూడు క్రేన్ల సహాయంతో విగ్రహాలను తొలగిస్తున్నాం. శనివారంలోగా చెరువును పరిశుభ్రంగా ఉంచుతాం.

– మల్లయ్య, గాజులరామారం డీసీ





ఇనుప చువ్వల కోసం వేట...

గణేశుని విగ్రహాల అడుగు భాగంలో ఉండే ఇనుప చూవుల కోసం కొంతమంది ప్రాణాలకు సైతం తెగించి వేట ప్రారంభించారు. విగ్రహాన్ని బట్టి పది నుంచి 30 కిలోల వరకు ఉంటుందని తెలిపారు. 10 కిలోల ఇనుప చూవ్వకు రూ.400 వస్తుందని పేర్కొన్నారు.





ఇనుప చెవ్వల కోసం వేట



విగ్రహాల నుంచి సేకరించిన ఇనుప చువ్వలు

అభ్యర్థుల వ్యయంపై అధికారులకు శిక్షణ

ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి



సాక్షి, మేడ్చల్ జిల్లా: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి నియమావళిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి సూచించారు. శాసనసభ ఎన్నికలు–2023 అభ్యర్థుల వ్యయంపై శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులకు ప్రారంభించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, వెనుకబడిన తరగతుల సంక్షేమ జిల్లా అధికారి కేశూరామ్, రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్, డీసీవో శ్రీనివాసమూర్తి, జిల్లా ట్రెజరీ అధికారి నర్సింహారావు పలు విషయాలపై సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి మానిటరింగ్ చేయడం, ఈవీఏంలు, పోలింగ్ కేంద్రాలు, చట్టపరమైన నిబంధనలు, ఫిర్యాదులు తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని శిక్షణ కార్యక్రమంలో పేర్కొన్నారు. జిల్లాలో శాసనసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల అధికారులపై ఉంటుందని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ, అకౌంటింగ్ బృందం, ఎక్స్పెజ్ బృందం పాల్గొంది.

డెబ్రిస్ కలెక్షన్ పాయింట్ ఇక్కడే..



హెచ్ఎంటీ పైప్ లైన్ రోడ్డులో ఏర్పాటు చేసిన కలెక్షన్ పాయింట్

జగద్గిరిగుట్ట: షాపూర్‌నగర్, హెచ్ఎంటీ పైప్‌లైన్ రోడ్డులో కన్‌స్ట్రక్షన్ అండ్ డెబ్రిస్ కలెక్షన్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 1200 గజాల విస్తీర్ణంలో జరుగుతున్న పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవలే జీహెచ్ఎంసీ, రాంకీ సంబంధించిన ఉన్నతాధికారులు ఈ పాయింట్‌ను పరిశీలించారు. డిమాలిష్ చేసిన భవన మెటీరియల్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఈ పాయింట్ వద్ద డబ్బు చెల్లిస్తే ఆ మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడి నుంచి దీనిని ప్రాసెసింగ్ కోసం జీడిమెట్లలోని ప్లాంట్‌కు తరలిస్తారు. డిమాలిషింగ్ చేసిన బిల్డింగ్ మెటీరియల్‌ను రోడ్లపై, ఖాళీగా ఉన్న ప్రదేశాలలో వేయకుండా చేయడమే తమ ప్రయత్నమన్నారు. ఇప్పటికే ఇదే రోడ్డులో ఉన్న డంపింగ్‌యార్డ్‌ను తరలించి జీహెచ్ఎంసీ, రాంకీ ఎస్‌సీటీపీ ప్లాంట్ ఏర్పాటు చేసి సక్సెస్ కావడం, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెబ్రిస్ కలెక్షన్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం

మోతీనగర్: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీవివేకానందనగర్‌లో శుక్రవారం లయన్స్ క్లబ్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ సబిహా బేగం ప్రారంభించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకట్రావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమన్నారు. ఈ శిబిరంలో షుగర్, బీపీ, కంటి పరీక్షలతో పాటు ఈసీజీ,జనరల్ ఫిజీషియన్‌లో ఉన్న అన్ని టెస్టులు చేసి వారికి సలహాలు, సూచనలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వీరారెడ్డి, నాగుల సత్యం, రోణంకి జగన్నాథం, రవీందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, సత్యనారాయణ, రాముయాదవ్, సంజీవ, రమేష్, యోగి రాజు, బ్రహ్మం, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఆయుర్వేద వైద్య శిబిరం..

మూసాపేట డివిజన్ అవంతినగర్ తోట కమ్యూనిటీ హాల్‌లో బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ మెంబర్ సద్గుణరెడ్డి ఆధ్వర్యంలో ఆయుర్వేదిక్ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం, ఉచిత మందులు అందజేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని పరిసర ప్రాంత వాసులు వినియోగించుకోవాలి ఆమె కోరారు. ఈ వైద్య శిబిరంలో 150మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకొని మందులు ఉచితంగా పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు పి.మనోహర్, అవంతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకుడు నాగరాజ్, మూసాపేట డివిజన్ ఉపాధ్యక్షుడు రమేష్ నాయర్ పాల్గొన్నారు.



ఉచిత వైద్య శిబిరంలో పన్నాల హరీష్‌రెడ్డి, సద్గుణరెడ్డి తదితరులు



వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సబిహా బేగం

ఆశావర్కర్లకు న్యాయం చేయాలి

సీఐటీయూ నాయకుల డిమాండ్

బాలానగర్: తెలంగాణ రాష్ట్రంలో ఆశావర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ఏమి పట్టనట్టు వ్యవహరించటం దుర్మార్గమని సీఐటీయూ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. ఆశావర్కర్లు 18 సంవత్సరాలుగా గర్భిణులు, పేదలకు సేవ చేస్తూనే ఉన్నారన్నారు. కరోనా కష్ట కాలంలో వారి ప్రాణాలను తెగించి సేవలు అందిచారన్నారు. ఇటువంటి ఆశావర్కర్లకు పారితోషికం పేరుతో కార్మికవర్గ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు వెంటనే 18 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్స్, ప్రమాదబీమా ఐదు లక్షలు వర్తింపజేయాలన్నారు. ఆశా వర్కర్ల చదువును బట్టి వారికి పోస్టులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సౌభాగ్య, ఎం. మౌనికా, డి. అనిత, సబియా, విజయ, కనకదుర్గ, అశ్వినీ, స్రవంతి, సరళ, స్వాతి, మంజుల, షాహిద, బి. పుష్ప, తదితరులు పాల్గొన్నారు.

మిలటరీ హోటల్‌ను ప్రారంభించిన మేయర్

శేరిలింగంపల్లి: నల్లగండ్ల హుడాకాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 1980 మిలటరీ హోటల్‌ను శుక్రవారం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ రుచికరమైన ఆహార పదార్థాలు అందించే వారు వినియోగదారుల మన్ననలు పొందుతారన్నారు.

గణేశ్ లడ్డూ వేలం

జీడిమెట్ల: కుత్బుల్లాపూర్, గాజులరామారం, నిజాంపేట, దుండిగల్ ప్రాంతాల్లో శుక్రవారం సైతం గణనాథుడికి పూజలు కొనసాగాయి. కొన్నిచోట్ల అన్నదానం కార్యక్రమాలు నిర్వహించగా మరికొన్ని చోట్ల గణనాథుడి లడ్డూ వేలం పాటలు పాడారు. నిజాంపేటలోని గోతిక్స్ ప్రైడ్‌లో లడ్డూను రమణ రూ.4లక్షలకు దక్కించుకున్నారు. అపురూపా కాలనీ అసోషియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడి లడ్డూకు వేలం పాట నిర్వహించగా తాతినేని సాయి చరణ్(బాబి) రూ.1.72లక్షలకు దక్కించుకున్నారు.



ఎస్ఆర్ నాయక్ నగర్ హిందూ యువసేన గణనాథుడి సన్నిధిలో యువకులు



అపురూపా కాలనీ అసోషియేషన్ లడ్డూను దక్కించుకున్న తాతినేని బాబీ



కుత్బుల్లాపూర్ గ్రామంలో అన్నసంతార్పణలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు కేఎం ప్రతాప్



రాఘవేంద్ర కాలనీలో లడ్డూ రూ.1.21లక్షలకు దక్కించుకున్న వసంత్‌లాల్



నిజాంపేటలోని గోతిక్స్ ప్రైడ్‌లో లడ్డూను రూ.4లక్షలకు దక్కించుకున్న రమణ



నిజాంపేట్ జర్నలిస్ట్‌కాలనీ గణేశ్ లడ్డూను రూ.1.75లక్షలకు దక్కించుకున్న టేకుల సుధాకర్‌రెడ్డి

పేదల సంక్షేమానికి పెద్దపీట

◆ ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్: పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. అందులో భాగంగానే అనేక పథకాలను అమలు పరుస్తోందని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. శుక్రవారం కొంపల్లిలో మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్‌తో కలిసి ఆయన రూ.21,02,436 విలువ చేసే కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంతో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పాయన్నారు. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ రవి యాదవ్, వసంత, సీనియర్ లీడర్స్ జండా కుమార్ గౌడ్, బొల్లం వేణుయాదవ్, నరహరి, మహిళా ప్రెసిడెంట్ సంగీత రెడ్డి, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

◆ కొంపల్లి మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో రూ.512.10 లక్షలతో సీసీ రోడ్లు, వరదనీటి డ్రెయిన్, ఓపెన్ జిమ్, బస్తీ దవాఖానా భవన నిర్మాణం, పార్కులు, దోభీఘాట్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేకానంద్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్య నాయక్, కమిషనర్ శ్రీహరి, మేనేజర్ శ్రీనివాస్‌గౌడ్, ఏఈ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



కొంపల్లిలో కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే వివేకానంద్, చైర్మన్ శ్రీశైలంయాదవ్

దళిత బంధు కొందరికే..!

- ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎంపికపై ఎమ్మెల్యేల వెనుకడుగు
- మేడ్చల్ జిల్లాలో దళిత బంధు లక్ష్యం 5,500
- ఎంపిక చేసింది 1200 మంది లబ్ధిదారులను మాత్రమే..



సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో దళితబంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కత్తి మీద సామవుతోంది. మొదటి దశలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వంద మంది చొప్పున జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తంగా 500 మంది లబ్ధిదారులకు దళిత బంధు అందజేశారు. అయితే రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 మందికి చొప్పున జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,500 మందికి ఈ పథకం లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

లబ్ధిదారుల ఎంపిక ఇలా..

లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి రూరల్‌లో మండలాలు, పురపాలక సంఘాల్లో డివిజన్లు/వార్డుల వారీగా ఎస్సీ జనాభా, కుటుంబాల సంఖ్య తదితర వివరాలను సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా సేకరించారు. రెండో విడత దళిత బంధు పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేసి, వారి ఉన్నతికి తోడ్పడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మొదటి విడతలో లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ప్రతిపాదించగా ఇన్‌చార్జి మంత్రి ఆమోదించారు. దీంతో ఎంపిక పూర్తిగా ఏకపక్షంగా జరిగిందనే విమర్శలు వెల్లివెత్తాయి. దీంతో ప్రభుత్వం రెండో విడత ఎంపికకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల సమన్వయంతో కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేయాలని మౌఖికంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. లబ్ధిదారుల ఎంపిక మాత్రం ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే సాగుతోంది.

అక్రమాలు అరికడితేనే..

జిల్లాలో మొదటి విడత దళిత బంధులో ఎంపికైన లబ్ధిదారుల్లో కొందరు యూనిట్లు విక్రయించుకున్నారనే ఆరోపణలున్నాయి. మరికొందరు యూనిట్లు స్థాపించుకుని ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారు. కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు దళారులుగా వ్యవహరించి లబ్ధిదారుల నుంచి యూనిట్లను కాజేసినట్లు విమర్శలు ఉన్నాయి. మెజార్టీ లబ్ధిదారులు వాహనాల కొనుగోలుకే మొగ్గు చూపారు. దీంతో ఉపాధి కొరవడి వాటిని నిర్వహించే ఆర్థిక స్తోమత లేక తక్కువ ధరకే విక్రయించుకున్నారు. రెండో విడత దళిత బంధులో గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం భావించినా సాధ్యం కాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

దళిత బంధు కొందరికే..

రెండో విడత దళిత బంధు పథకంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 1100 చొప్పున 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,500 మందికి దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాల్సి ఉంది. అయితే.. ఇప్పటి వరకు జిల్లాలో దళిత బంధు కోసం 1200 మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 200 మంది జాబితాను ఖరారు చేశారు. దళితబంధు పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడానికి ప్రధానం కారణం స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడమేనని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఈ కొద్దిపాటి యూనిట్లతో దళితులందర్నీ సంతృప్తి పరచడం కష్టమని భావిస్తున్న ప్రజాప్రతినిధులు.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. జిల్లాలోని నిరుపేద దళిత కుటుంబాల వారు మాత్రం దళిత బంధు పథకం కోసం ఎదురు చూస్తున్నారు.